క్లుప్తంగా

ఏవోగా హేమంత్ భరత్‌కుమార్ బాధ్యతలు



అమర్తలూరు(వేమూరు) మండల వ్యవసాయాధికారిగా ఎం.హేమంత్ భరత్‌కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ వ్యవసాయాధికారిగా పని చేసిన ఉయ్యూరి లోకేశ్వరి బదిలీపై బాపట్ల సంచార భూసార పరీక్ష కేంద్రానికి వెళ్లారు. ఆమె స్థానంలో నెల్లూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన హేమంత్ భరత్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ నగదు రూ.5,000 జమ చేయనున్నదని, అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా గ్రామ వ్యవసాయ సహాయకుల లాగిన్‌లో అందుబాటులో ఉందని, రైతులు రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. రైతులందరు నిర్లక్ష్యం చేయకుండా ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయన కోరారు.

ఏవోగా బాధ్యతలు చేపట్టిన బ్రహ్మారెడ్డి



భట్టిప్రోలు(వేమూరు): మండల వ్యవసాయాధికారిగా బి.బ్రహ్మారెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండల వ్యవసాయాధికారిగా పని చేస్తూ బదిలీపై బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండల వ్యవసాయాధికారిగా బ్రహ్మారెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గ్రామ వ్యవసాయ సహాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

డిప్యూటీ తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన రాజా రమేష్



అమర్తలూరు(వేమూరు): డిప్యూటీ తహసీల్దారుగా కంచర్ల రాజా రమేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తూ బదిలీపై బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరు డిప్యూటీ తహసీల్దారుగా వచ్చారు. ఇక్కడ డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్న శివయ్య బదిలీపై మంగళగిరి తహసీల్దారు కార్యాలయంలో సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దారుగా వెళ్లారు. అమర్తలూరు డిప్యూటీ తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన రాజా రమేష్‌కు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

విద్యాభివృద్ధికి దాతల సహకారం అవసరం

హెచ్‌ఎం పురం వెంకట సాంబశివరావు



బాపట్ల: విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని ఆజాద్ మోడల్ స్కూలు ప్రధానోపాధ్యాయుడు పురం వెంకట సాంబశివరావు పేర్కొన్నారు. శోభ మ్యాచింగ్ సెంటర్ యజమాని మోటమర్రి సురేష్ వారి తండ్రి మల్లికార్జునరావు జ్ఞాపకార్థం నోట్ పుస్తకాలు, రాత సామగ్రి సోమవారం అందించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని పురం వెంకట సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లా రామ్మోహనరావు, నాళం నరేష్, విద్యా కమిటీ చైర్మన్ షేక్ హుస్సేన్, బి.రామకృష్ణ, బి.కోటేశ్వర రావు, విజయ్, మల్లేష్ తదితరులు ఉన్నారు.

డ్రెయినేజీలోకి వెళ్లిన ప్రైవేటు బస్సు



తెనాలి రూరల్: రివర్స్ చేస్తున్న సమయంలో ప్రైవేటు బస్సు డ్రెయినేజీలోకి వెళ్లిన ఘటన మండలంలోని అంగలకుదురులో గల పెట్రోలు బంకు వద్ద సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని పెట్రోలు బంకు వద్దకు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ బస్సు హైదరాబాద్ ట్రిప్‌కు వెళ్లి వచ్చింది. రివర్సు చేస్తున్న సమయంలో డ్రైవరు కునుకు వేయడంతో నియంత్రణ కోల్పోయింది. బంకు ఎదురు ఉన్న తెనాలి–గుంటూరు రహదారిని దాటుకుని పక్కనే ఉన్న డ్రెయినేజీలోకి వెళ్లిపోయింది. దీని వల్ల రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు క్రేన్‌ను తెప్పించి వెనక్కు లాగించారు. బస్సు కాల్వలోకి వెళుతున్నప్పుడు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కొల్లిపర ఏవోగా శ్రీనివాసరెడ్డి

కొల్లిపర: మండల వ్యవసాయ అధికారిగా ఎన్.శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాసరెడ్డి పిడుగురాళ్ల మండలంలో మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ బదిలీపై కొల్లిపర మండలంకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ పని చేస్తున్న ఏవో కె.వెంకట్రావు కమిషనరేట్ కార్యాలయం కు బదిలీ అయ్యారు.

నియంత్రికలు లేని రహదారి

- మలుపులలో తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
- స్పీడ్ బ్రేకర్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు
- పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు



తెనాలి నుంచి కొల్లూరు వెళ్లు ఆర్ అండ్ బీ రోడ్డు జంపని వద్ద మలుపు

వేమూరు: ఆర్ అండ్ బీ అధికారులు రోడ్లకు మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్‌లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వేమూరు మండలంలోని తెనాలి నుంచి కొల్లూరు వెళ్లు ఆర్ అండ్ బీ రహదారిపై స్పీడ్ బ్రేకర్(వేగ నియంత్రిక)లు లేకపోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిలో ఆర్ అండ్ బీ అధికారులు స్పీడ్ బ్రేకర్‌లు వేయడం లేదని స్థానికులు చెబుతున్నారు.

- గతేడాది జంపని చెరువు వద్ద ఆయప్ప స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ మలుపు వద్ద వ్యాన్ బోల్తాపడి ఐదుగురు అయప్ప స్వామి భక్తులు చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. దీంతో చెరువు వద్ద గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ అధికారులు స్పీడ్ బ్రేకర్‌లు ఏర్పాటు చేశారు.
- మిగిలిన మలుపులు వద్ద స్పీడ్ బ్రేకర్‌లు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, ప్రయాణికులు అంటున్నారు. మలుపులలో వాహనాలు వేగంగా రావడం, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, కొందరు గాయాలపాలై అవయవాలను కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
- జంపని సెంటరులో మలుపు వద్ద రెండు కారులు ఢీ కొన్న ఘటనలో సామాజిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారికి స్వల్ప గాయాలయ్యాయి.
- వేమూరు విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం సమీపంలో రోడ్డు మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్‌లు లేకపోవడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
- వేమూరు పోలీసు స్టేషన్ సమీపంలో ఆర్ అండ్ బీ రోడ్డు వద్ద లారీ కారును ఢీ కొట్టిన ఘటనలో కారు డ్రైవరుకు గాయాలయ్యాయి. కాగా డ్రైవరును 108 వాహనం ద్వారా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
- ద్విచక్ర వాహనాలు వేగంగా రావడంతో స్పీడ్ బ్రేకర్‌లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. యువకులు గాయాలపాలవుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. మలుపుల వద్ద తరచూ పలు ప్రమాదాలు జరుగుతున్నా ఆర్ అండ్ బీ అధికారులు స్పీడ్ బ్రేకర్‌లు ఏర్పాటు చేయడం లేదని ప్రయాణికులు, స్థానికులు చెబుతున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు మలుపులు వద్ద స్పీడ్ బ్రేకర్‌లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.



వేమూరు పోలీసు స్టేషన్ వద్ద మలుపు



వేమూరు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ లేని రోడ్డు మలుపు

నేడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తకావిష్కరణ

వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్

చెరుకుపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు గుళ్ళపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించటం జరుగుతుందని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు, జిల్లా, మండల కార్యనిర్వాహక సభ్యులు, పార్టీలోని వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సోషల్ మీడియా మిత్రులు తప్పనిసరిగా హాజరుకావాలని డాక్టర్ గణేష్ కోరారు.

మండల వ్యవసాయ అధికారిగా ఎండీ ఫరూఖ్ బాధ్యతలు



చెరుకుపల్లి: మండల వ్యవసాయ శాఖాధికారిగా ఎండీ ఫరూఖ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం నుంచి ఆయన ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు చెరుకుపల్లి మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించిన టి.బాలాజీ గంగాధర్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం వెళ్లారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎండీ ఫరూఖ్ సోమవారం ఆరుంబాక రైతు సేవా కేంద్రంలో మండలంలోని ఏఈవోలు, వీఏఏలతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ ఈ కేవైసీ పెండింగ్ ఉన్న రైతులకు ఈ నెల 18వ తేదీ లోపు పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రామకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

నేడు సామాజిక తనిఖీ ప్రజావేదిక

కర్లపాలెం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయం వద్ద జరగనున్నదని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్లపాలెం మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలో జరిగిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీల వివరాలను ప్రజా వేదికలో ప్రజలకు వివరించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు హాజరవుతారని ఎంపీడీవో చెప్పారు.

చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష

తెనాలిరూరల్: చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నూరుకు చెందిన సంకాల సుకన్య 2021 ఆగస్టు 26న బాపట్ల జిల్లా కొల్లూరులో జరిగిన తన తమ్ముడి గృహప్రవేశానికి హాజరైంది. రాత్రికి కొత్త ఇంటిలోనే అందరూ నిద్రపోయారు. మర్నాడు ఉదయం లేచి చూడగా సుకన్యకు చెందిన సుమారు రూ. 7.40 లక్షల విలువైన ఆభరణాలు ఉన్న బ్యాగు కనబడకుండాపోయింది. దీనిపై ఆమె కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్‌ఐ ఉజ్వల్ కుమార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితుడు కొల్లిపర మండలం హనుమాన్‌పాలెం గ్రామానికి చెందిన మర్రి వెంకయ్యగా గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు సోమవారం విచారణకు రావడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ బి. రాజశేఖర్ నిందితుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్‌కుమార్ వాదించారు.

ప్రజలందరూ భాగస్వాములు కావాలి



వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డాక్టర్ అన్నపూర్ణ

తెనాలి డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ అన్నపూర్ణ

తెనాలిఅర్బన్: టీబీ రహిత దేశంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెనాలి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ఈ.అన్నపూర్ణ పిలుపునిచ్చారు. టీబీ ముక్తభారత్ అభియాన్ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్‌లో భాగంగా పాత ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం వాటికి సంబంధించిన పోస్టర్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ప్రకటించారు. అలాగే క్షయ వ్యాధి బారినపడిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నట్లు చెప్పారు. టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి.రమాదేవి మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు షుగర్, పొగ తాగే వారికి అల్కాహాలు సేవించే వారికి గత ఐదు సంవత్సరాల్లో క్షయ వ్యాధి మందులు వాడిన వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. క్షయ వ్యాధిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వైద్యశాల ఆర్‌ఎంవో డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆధునాతన టీబీ పరీక్షలు చేసే పరికరాలు వైద్యశాలలో ఉన్నాయన్నారు. అవసరమైన వారు వాటిని ఉపయోగించుకోవాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రక్షిత్, డాక్టర్ హనోకులు మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు జన్ భగీరథి కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. వృద్ధాశ్రమాలు, నైట్ షల్టర్లు, వసతి గృహాల్లో ఉన్న వారికి క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ పల్లెకొండ రవికుమార్, లక్ష్మి, దిలీప్, భార్గవి, హెచ్‌వీలు వెంకటేశ్వరమ్మ, విజయకుమారి, పుష్పలత పాల్గొన్నారు.

ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

తెనాలిరూరల్: ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ చినరావూరుకు చెందిన యడ్ల నాగవెంకట మల్లేశ్వరరావు (46) బీఎస్ఎన్ఎల్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం వైకుంఠపురం నుంచి చినరావూరు స్టేషన్ల మధ్య పట్టాలపై అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటాద్రిబాబు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ప్రతిభావంతులకు ఆర్థిక సాయం



విద్యార్థినులకు ఆర్థికసాయం

తెనాలి: పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు 'ఉపాధ్యాయ రత్న' యంద్రపాటి చింపయ్య సోమ వారం పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతిలో ప్రథమస్థానం సాధించిన విద్యార్థినులకు రూ.1,116 చొప్పున ఆర్థికసాయం అందజేశారు. తన కుమార్తె స్మారకార్థం ఆర్‌కే మెమోరియల్ ఫండ్ నుంచి ఆరు ఉన్నత పాఠశాలల్లో ప్రథమంగా వచ్చిన ఆరుగురికి ఈ సాయం అందించారు. బాలికల హైస్కూలు విద్యార్థిని షేక్ ఉస్నేజహా, ఎస్‌ఎస్‌ఎం హైస్కూలు విద్యార్థిని వి.లక్ష్మీ మాధురి, రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూలు విద్యార్థిని జి.యోషా, టీవీ స్వార్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని షేక్ సాన్ హీరా, కేఎస్‌ఎం స్కూల్ విద్యార్థిని యు.నేహాకుమారి, ఎన్‌సీఆర్‌ఏ హైస్కూల్ విద్యార్థిని యార్లగడ్డ అలేఖ్య నగదును అందుకున్న వారిలో ఉన్నారు. స్థానిక మారీసుపేటలోని ఎన్‌సీఆర్‌ఎం హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో చింపయ్యతోపాటు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బషీర్ అహ్మద్, గరికపాటి రేణుకయ్య, సాయిబాబు, శివనాగ పార్వతి పాల్గొన్నారు.

కాల్వల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగించండి

మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ వీఎం లక్ష్మీపతిరావు



తెనాలిఅర్బన్: కాల్వల్లోని వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ వీఎం లక్ష్మీపతిరావు సూచించారు. ఐతానగర్ పాటి కాల్వలో సోమవారం జరుగుతున్న వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన మురుగు కాల్వల పూడికతీత పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కాల్వల్లో ఉన్న వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తే పారుదల ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట పలువురు మున్సిపల్ అధికారులు ఉన్నారు.

అబద్ధపు హామీలతో కూటమి మోసం చేసింది

వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌బాబు



అమర్తలూరు(వేమూరు): కూటమి ప్రభుత్వం యువతకు చేసిన వాగ్దానాలు అమలు చేయడం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అన్నారు. అమర్తలూరు మండలంలోని మోపర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని మాతిపాలెం గ్రామంలో సోమవారం ఆయన యువతతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలిస్తామని అబద్ధపు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అయినా ఇంత వరకు యువతకు ఉద్యోగ కల్పన గానీ, నిరుద్యోగ భృతి ఇవ్వడం గానీ జరగలేదని అన్నారు. ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదన్నారు. మహిళలు చంద్రబాబు వాగ్దానాలకు మోసపోవడం జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే యువతకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువతలు, మహిళలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కార వేదికకు 10 అర్జీలు



అర్జీలను పరిశీలిస్తున్న ఆర్డీవో నేలపు రామలక్ష్మి

రేపల్లె: సమస్యల పరిష్కార వేదికకు 10 అర్జీలు అందినట్లు ఆర్డీవో నేలపు రామలక్ష్మి చెప్పారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి అనంతరం మాట్లాడారు. తన రెండవ కుమారుడు నుంచి రక్షణ కల్పించాలని పట్టణానికి చెందిన యార్లగడ్డ అప్పమ్మ అర్జీ చేసిందన్నారు. పొలాన్ని ఆన్‌లైన్ చేయాలని కారుమూరుకు చెందిన యానం నాగకుమారి, చుండూరు మండలం అలుపాడుకు చెందిన బస్సుల సాంబశివరావులు అర్జీలు ఇచ్చారన్నారు. నివేశన స్థలం మంజూరు చేయాలని పట్టణానికి చెందిన నక్క నాగలక్ష్మి, తమకు ఉన్న 14 సెంట్ల స్థలం కోసం బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బంధువుల నుంచి రక్షణ కల్పించాలని పోటుమెరక గ్రామానికి చెందిన బడే హేమలత అర్జీలు అందించారన్నారు. రేపల్లె మండలం పరిసపాడు గ్రామంలో ఉన్న తమ పొలంకు వెళ్లనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారని, సమస్యను పరిష్కరించాలని భట్టిప్రోలు మండలం అళ్లమూడి గ్రామస్తులు ఫిర్యాదు చేశారన్నారు. రేపల్లె పట్టణంలో విద్యుత్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పట్టణాభివృద్ధి సంఘం కార్యదర్శి సి.వి.మోహనరావు అర్జీ చేశాడన్నారు. తన ఇంటి నివేశన స్థలంను సర్వే చేసి హద్దులు చూపించాలని కోరుతూ చుండూరు మండలం మండూరుకు చెందిన బెల్లం వెంకట సుబ్బారావు అర్జీ చేశారన్నారు. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో సీసీ రహదారి నిర్మించాలని కాలనీవాసులు అర్జీ ద్వారా కోరారన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఇచ్చిన ఆర్డర్‌ను అపీల్ చేయాలని కోరుతూ వేమూరు మండలం కంచర్లపాడుకు చెందిన తాడికొండ రమేష్ బాబు అర్జీ ఇచ్చాడన్నారు.

కాచి చల్లార్చిన నీటిని తాగాలి

ఎంపీహెచ్‌ఈఓ సాంబశివరావు



నిజాంపట్నం: వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఎంపీహెచ్‌ఈఓ సాంబశివరావు చెప్పారు. కూచినపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం గరువుపాలెంలో అతిసార వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ వర్షాలు పడటం వల్ల కొత్త నీరు భూమిలోకి చేరి కలుషితం అవడం వల్ల అవి తాగితే నీళ్ల విరేచనాలు అయ్యే ప్రమాదం ఉందన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల పలు రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే అతిసార నుంచి రక్షణ పొందవచ్చునన్నారు. గ్రామంలోని ఏఎన్‌ఎంలు, ఆశాల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని, అతిసార బారిన పడితే వాటిని తీసుకుని ఒక లీటర్ నీటిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్ కలుపుకుని తాగాలని అన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ మురళి, ఏఎన్‌ఎం ఉషారాణి, ఆశ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వయోవృద్ధులపై దాడులు నియంత్రించాలి

తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి



సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహాకు వినతిపత్రం ఇస్తున్న సంఘ నేతలు

తెనాలి: వయోవృద్ధులపై దాడులను అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఖండించాలని, అలాంటి దాడులపై పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించాలని కోరుతూ తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహాకు వినతిపత్రం సమర్పించారు. ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గృహహింసపై ఏవిధంగా అయితే స్త్రీలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ ఉన్నదో.. అలాగే కుటుంబాల్లో వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును పరిగణన లోకి తీసుకొని వృద్ధులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వృద్ధుల ఆస్తి, ప్రాణ రక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. అద్దెలపై జీవనం సాగిస్తున్న వృద్ధులపై అద్దెకు ఉంటున్నవారి దాడులపైనా స్పందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2007లో చేసిన వయో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం, అనుబంధంగా 2011లో రాష్ట్ర ప్రభుత్వ చట్టంపై కరపత్రాలు, పోస్టర్లను ముద్రించాలనీ, సచివాలయాలు, నగర పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయం వద్ద ప్రదర్శించాలని సూచించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. సంస్థ అధ్యక్షుడు గుమ్మడి నారాయణ రావు, కార్యదర్శి కావూరి నాగేశ్వర రావు, ఉపాధ్యక్షుడు పీవీ రామబాబు, సంయుక్త కార్యదర్శి అర్ భుజంగ రావు, కోశాధికారి పి.మల్లికార్జున రావు, ఎం.అర్జున్, వైఎస్‌సీ బోస్, వై.రాధాకృష్ణ, కె.చంద్రమౌళి, ఎస్.వెంకటేశ్వర రావు, ఎస్.మల్లికార్జునరావు పాల్గొన్నారు.

షాదీఖానాల నిర్మాణం పూర్తి చేయాలి



అడ్‌హాక్ కమిటీల జాబితాతో ముఖ్యనేతలు

తెనాలి: నియోజకవర్గంలో 2018లో నిర్మాణం ఆరంభించి వివిధ దశల్లో ఆగిపోయిన షాదీఖానాల పనులను పూర్తిచేసి ముస్లిం సమాజానికి ఉపయోగపడేలా చూడాలని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్) ముఖ్య కార్యకర్తల సమావేశం కోరింది. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్థానిక చినరావూరు తోటలో మైనారిటీ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ కలీమ్ ఆదేశాల ప్రకారం తెనాలి పట్టణ, రూరల్, కొల్లిపర మండలాల అడ్‌హాక్ కమిటీలను నియమించారు. రానున్న నాలుగు నెలల్లో ఎంయూఎఫ్ బలోపేతానికి సభ జరపాలని తీర్మానించారు. పట్టణ అడహాక్ కమిటీలో దావూద్, నఫీజ్, మగ్బూల్, మస్తాన్ షరీఫ్, రహ్మతుల్లా, షంషుద్దీన్, పయాజ్, షేక్ జాలు, అబ్బాస్, రూరల్ కమిటీలో కరిముల్లాఖాన్, సలామ్, అజ్మతుల్లా, జాకీర్, అజీజ్, కొల్లిపర కమిటీలో హఫీజుల్లా, గాలిబ్ షంగీర్, షేక్ కుతుబుద్దీన్, మీర్‌ఖాశిం, సుభాని ఉన్నారు.